7

సాక్షి కరీంనగర్

సోమవారం । 2 । సెప్టెంబర్ । 2024

జిల్లాలో ఆదివారం ఉదయం 8గంటల వరకు వర్షపాతం తీరిలా(సెం.మీలలో)

జమ్మికుంట	14.3	చొప్పదండి	11.7	శంకరపట్నం	10.1
సైదాపూర్	13.2	కరీంనగర్ అర్బన్	11.6	గన్నేరువరం	9.8
హుజూరాబాద్	12.9	ఇల్లందకుంట	11.4	చిగురుమామిడి	9
తిమ్మాపూర్	12.7	రామడుగు	10.9	గంగాధర	8.7
మానకొండూరు	12	కరీంనగర్ రూరల్	10.5	వీణవంక	7

ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6వరకు వర్షపాతమిలా

చిగురుమామిడి: 8.2సెం.మీలు | చొప్పదండి: 7.3 | రామడుగు: 5.7 | సైదాపూర్: 5.6 | గంగాధర: 4.9



న్యూస్‌రీల్

నేటి ప్రజావాణి రద్దు

కరీంనగర్ అర్బన్: భారీ వర్షాల క్రమంలో సోమవారం నాటి ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనందున కార్యక్రమాన్ని రద్దు చేశామని, ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.

కరీంనగర్‌కు నర్సింగ్ కళాశాల మంజూరు

కరీంనగర్ టౌన్: కరీంనగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కళాశాలతో నర్సింగ్ కళాశాల ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను మంజూరు చేయగా కొత్తపల్లిలో 36 ఎకరాల్లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 నర్సింగ్ కళాశాలలను మంజూరు చేయగా, అందులో కరీంనగర్ ఒకటి. నర్సింగ్ కళాశాల ఏర్పాటుతో ప్రభుత్వ వైద్యసేవలు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి నర్సింగ్ అడ్మిషన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

తిరుపతి రైలు రద్దు

కరీంనగర్‌రూరల్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలో కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి రైలును అధికారులు రద్దు చేశారు. శనివారం రాత్రి తిరుపతి నుంచి కరీంనగర్‌కు బయల్దేరిన రైలు వర్షాలతో విజయవాడ సమీపంలో నిలిచిపోయింది. దీంతో ఆదివారం రాత్రి 7.15గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్ నుంచి తిరుపతికి బయల్దేరాల్సిన రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు. తిరుపతి రైలు రద్దు చేశారా లేదా నడుస్తుందా అనే సమాచారం ఇవ్వడంలో కరీంనగర్ రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలును రద్దు చేయడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎంక్వైరీకి ఫోన్ చేయాలంటూ సమాధానాలు చెప్తున్నారన్నారు.

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి



మాట్లాడుతున్న మధుసూదనాచారి

కరీంనగర్‌రూరల్: విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ మండలం మొగ్దుంపూర్‌లో జిల్లా విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రజతోత్సవ ప్రారంభ వేడుకలు, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు కులవృత్తిలో రాణించి ప్రతిభను ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. వోపా రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి మాట్లాడుతూ.. విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయాలన్నారు. వోపా జిల్లా అధ్యక్షుడు కట్ట విష్ణువర్ధన్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్‌మోహన్ ఆచార్య, విశ్వబ్రాహ్మణ కాలనీ అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ, ప్రతినిధులు కోదండ రాములు ,హరిహరచారి, వి.రమేశ్, బి.శివప్రసాద్, రవీంద్రచారీ, బ్రహ్మం, రవీందర్, శివప్రసాద్, తిరుమలచారి, లక్ష్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

నాయకత్వ పటిష్టతకు శిక్షణ తరగతులు ఉపయోగం



మాట్లాడుతున్న వెంకటేశ్

కరీంనగర్: జిల్లా నాయకత్వాన్ని, భవిష్యత్‌లో ఉద్యమాన్ని పటిష్టం చేసుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని కోతిరాంపూర్‌లో గల ముకుందలాల్ మిశ్రాభవన్‌లో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 4వ తేదీ వరకు జరగనున్న శిక్షణ తరగతుల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తరగతుల ప్రారంభ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి జెండా ఆవిష్కరణ చేశారు. సీఐటీయూ హైదరాబాద్ జిల్లా కోశాధికారి అజయ్‌బాబు, మోహన్, రాములు, సత్యనారాయణ, అశోక్, కిరణ్మయి, శ్యామలీ ఉన్నారు.

దంచికొట్టిన వాన

జమ్మికుంటలో రికార్డుస్థాయిలో 14.3 సెంటీమీటర్ల వర్షం

- అక్కడక్కడ కూలిన చెట్లు.. పలుచోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా
- జలాశయాల్లోకి నీరు.. మత్తడి దూకుతున్న చెరువులు
- పలుచోట్ల కల్వర్టులపై వరద ఉధృతి.. రాకపోకలకు అంతరాయం
- కలెక్టరేట్ కంట్రోల్ రూంకు ఫిర్యాదుల వెల్లువ



మత్తడి దూకుతున్న గన్నేరువరం చెరువు.. కరీంనగర్- గన్నేరువరం మధ్య నిలిచిన రాకపోకలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ అర్బన్:

రెండ్రోజులుగా దంచికొడుతున్న వానలతో జిల్లా తడిసి ముద్దవుతోంది. కాసేపు గెరువిస్తూ.. కాసేపు కుండపోతగా కురుస్తోంది. జమ్మికుంటలో రికార్డు స్థాయిలో 14.03 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగుల్లో ప్రవాహం పెరుగుతుండగా.. చెరువులు మత్తడి దూకుతున్నాయి. కల్వర్టులు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. పంటచేలు జలసంద్రమయ్యాయి. జలాశయాలకు వరద పోటెత్తుతుండగా రెండ్రోజుల్లో నిండుకుండను తలపిస్తుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం (నేడు) కూడ భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ ప్రకటించింది.

కలెక్టరేట్‌లో కూలిన చెట్టు.. పలుచోట్ల ఇండ్లు

కలెక్టరేట్‌లో ఎల్‌డీఎం కార్యాలయం సమీపంలో చెట్టు కూలి విద్యుత్‌స్తంభం నేలకూలింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ప్రాణనష్టం తప్పింది. తిమ్మాపూర్ మండలంలో ఇందిరానగర్ నుంచి మన్నెంపల్లి దారిలో కల్వర్టు పైనుంచి వరద వెళ్లగా తహసీల్దార్ విజయ్‌కుమార్ తక్షణ చర్యలు చేపట్టారు. మన్నెంపల్లిలో సిర్ర లక్ష్మి ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మ్యాకమల్ల సాంబయ్య, మాచనపల్లిలో రామంచ సుమలత ఇంటి గోడలు కూలాయని ఆర్ఐ శంకరయ్య తెలిపారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు చెరువుకు గండిపడే ప్రమాదముందని కంట్రోల్‌రూంకు ఫిర్యాదు రాగా అధికారులను అప్రమత్తం చేశారు. గన్నేరువరం, శంకరపట్నం, మానకొండూర్, చొప్పదండి, సైదాపూర్, గంగాధర పరిధిలోని గ్రామాల్లో చెరువులు మత్తడి దూకుతున్నాయి. కల్వర్టులు ఉప్పొంగుతున్నాయి. గుండివాగు, మోయతుమ్మెద, మానేరు వాగుకు వరద పెరిగింది.

రికార్డుస్థాయిలో వర్షం..

గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో జిల్లా సగటున 11సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. జమ్మికుంటలో 14.3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దిగువ మానేరు జలాశయానికి వరద పోటెత్తుతుండగా మరో రెండు రోజుల్లో నిండుకుండను తలపించనుంది. జిల్లాలో 1,376 చెరువులుండగా దాదాపు అన్ని అలుగు పారుతున్నాయి.

వర్షపాత వివరాలు ఆశ్చర్యకరం

వర్షపాత పరికరాలు, ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల (ఎడబ్ల్యూఎస్) వివరాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక్కోగ్రామంలో ఒక్కోరకంగా వర్షపాతం నమోదవుతోంది. చొప్పదండి మండలంలోని అర్నకొండ(ఏడబ్ల్యూఎస్)లో 10.8సెం.మీల వర్షంపడగా చొప్పదండిలోని వర్షపాత పరికరంలో 11.7సెం.మీల వర్షపాతం నమోదైంది. కిలోమీటర్ల పరిధిలోనే సెంటిమీటర్ వర్షపాతం తేడా ఉంది. వర్షాలతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రజలు కరెంట్ వైర్లు ఉన్న చోటుతో పాటు స్విచ్‌లు, కరెంట్ స్తంభాలు ముట్టుకోవద్దని సూచిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని పేర్కొంటున్నారు.



శంకరపట్నం: ఉధృతంగా ప్రవహిస్తున్న అర్కండ్ల వాగు



మత్తడి దూకుతున్న కొత్తపల్లి చెరువు



హుజూరాబాద్‌లో ఇళ్లలోకి చేరిన వరద



కలెక్టరేట్ ఆవరణలో కూలిన చెట్టు, స్తంభం



ఇరుకుల్ల వద్ద నిండుగా ప్రవహిస్తున్న గుండివాగు



సైదాపూర్: నీటిలో సోమారం ఆదర్శ పాఠశాల



అలుగుపారుతున్న గన్నేరువరం పెద్ద చెరువు



రామడుగు: ప్రమాదకరంగా మారిన మోతెవాగుపై ఉన్న పాతబ్రిడ్జి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- మంత్రి పొన్నం ప్రభాకర్

తిమ్మాపూర్: వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి దిగువ మానేరుజలాశయం(ఎల్ఎండీ)ను ఆదివారం సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. ఎల్ఎండీ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో మొదలైందని, ప్రస్తుతం 14టీఎంసీలకు చేరిందని అన్నారు. కరీంనగర్‌తోపాటు ఇతర మున్సిపాలిటీల్లో ఎక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి వచ్చిన పరిస్థితి లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు వివరించారు. పరిస్థితిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.



ఎల్ఎండీ ఆనకట్టపై పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి పొన్నంప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు సత్యం, సత్యనారాయణ, ఎస్సారెస్పీ అధికారులు, కాంగ్రెస్ కార్పొరేటర్లు

నారాయణపూర్‌కు న్యాయం చేస్తాం

గంగాధర: నారాయణపూర్ రిజర్వాయర్‌తో ప్రాణభయం ఉందని గంగాధర మండలం నారాయణపూర్‌వాసులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌కు మొరపెట్టుకున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిశీలనకు ఆదివారం సాయంత్రం మంత్రి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి వచ్చారు. విషయం తెలిసి గ్రామస్తులు చెరువుకట్టపైకి పెద్దఎత్తున తరలివచ్చారు. వాన పడితే ఊరంతా జాలువారుతోందని, చెరువుకట్ట ఎప్పుడు తెగుతుందోనని భయంగా ఉందని, ముంపుగ్రామంగా ప్రకటించి ఆదుకోవాలని కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామన్నారు.



జలమయమైన కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి

నగరం.. జలమయం

- చెరువులను తలపించిన రహదారులు
- పలు డివిజన్లలో ఇళ్లల్లోకి చేరిన నీళ్లు
- వరదను మళ్లించిన డీఆర్ఎఫ్ సిబ్బంది

బల్దియా హెల్ప్‌డెస్క్ నంబర్లు
98499 06694
0878-2237700

కరీంనగర్ కార్పొరేషన్: భారీ వర్షాలతో నగరం ఆదివారం జలమయమైంది. మెయిన్ రోడ్లవెంట కొన్ని గంటల పాటు వరదనీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఎప్పటిమాదిరిగానే ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై నీళ్లు రోడ్డెక్కాయి. రోడ్డుకు ఒక వైపు బారికేడ్లు ఏర్పాటు చేసి, మరోవైపు నుంచి వాహనాలు మళ్లించారు. కోతిరాంపూర్‌లో కరీంనగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొనసాగింది. పెద్దపల్లి బైపాస్‌పై వరదనీళ్లు భారీగా నిలిచిపోవడంతో, నగరపాలకసంస్థ అధికారులు జేసీబీ సహాయంతో డ్రైనేజీలోకి మళ్లించారు. హెచ్‌ఆర్‌కే జంక్షన్ చెరువును తలపించింది. మంచిర్యాల చౌరస్తా జలమయమైంది. కలెక్టరేట్ మెయిన్‌రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది.

ఇండ్లల్లోకి నీళ్లు

నగరంలోని పలుకాలనీల్లోని ఇండ్లు వరద నీటితో నిండాయి. ముకరంపుర విమానం వీధిని వరద ముంచెత్తగా, ఇండ్లల్లోకి వరద, డ్రైనేజీ నీళ్లు చేరి తెల్లవార్లు కాలనీవాసులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. వృద్ధులు, పేషెంట్లు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హౌసింగ్‌బోర్డుకాలనీలోని ఫ్రీడంపార్క్ వద్ద ఇండ్లల్లోకి వరదనీళ్లు చేరాయి. శర్మనగర్‌లోనూ వీధులను వరద, డ్రైనేజీ నీళ్లు ముంచెత్తాయి. శ్రీనగర్ కాలనీ, సప్తగిరికాలనీల్లోనూ భారీ వరద వీధుల వెంట ప్రవహిస్తూ ఇండ్లల్లోకి చేరింది.

డీఆర్ఎఫ్ సిబ్బంది నిలదీత

'కలెక్టర్‌కు ఫిర్యాదుచేసి రెండు నెలలవుతోంది. ఇప్పటివరకు పట్టించుకుంటలేరు. రోడ్లు సక్కగ లేవు. మోరీలు సక్కగ లేవు...మా బాధలు పట్టించుకోరా. మళ్ల మీరెందుకొచ్చారు'.అంటూ 19వ డివిజన్ పరిధిలోని రేకుర్తి విజయపురికాలనీ మహిళలు డీఆర్ఎఫ్ సిబ్బందిని నిలదీశారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని...ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఆర్ఎఫ్ సిబ్బంది వెల్లడించారు.

ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ పర్యటించారు. ఆర్టీసీ వర్క్‌షాప్ ఏరియా, కోతిరాంపూర్, పెద్దపల్లి బైపాస్ తదితర ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు. వర్షాలతో సమస్యలుంటే నగరపాలకసంస్థ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు చెప్పాలని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి సూచించారు. 44వ డివిజన్ శర్మనగర్‌లో పర్యటించారు. శ్రీదేవి హాస్పిటల్ నుంచి సాయినగర్ రోడ్డు వరకు స్మార్ట్‌సిటీలో టెండర్ అయినప్పటికీ డ్రైనేజీ పనులు చేయలేదని స్థానిక కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో పనులు జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.

డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 లక్షలు

9వ డివిజన్ అలకాపురికాలనీలో నీళ్లు నిలిచి ప్రాంతాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సందర్శించారు. డ్రైనేజీలు లేని రోడ్డు నంబర్ 4,5 ల్లో సుడా నిధులు రూ.10 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. లక్ష్మీనగర్, అమెర్‌నగర్‌లలో డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులకు చెబుతామన్నారు. ఆర్టీసీ వర్క్‌షాప్ ఏరియా, రాంనగర్, మంకమ్మతోట, హౌసింగ్‌బోర్డుకాలనీ, మంచిర్యాల చౌరస్తా,గణేష్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పర్యటించారు.



బైపాస్‌రోడ్డులో పరిస్థితిని సమీక్షిస్తున్న నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్



నీట మునిగిన ముకరంపుర విమానం వీధి



ముకరంపురలో స్థానికుల ఇబ్బందులు



డ్రైనేజీని తవ్వుతున్న డీఆర్ఎఫ్ సిబ్బంది



నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాపు వద్ద కరీంనగర్- జగిత్యాల రహదారిపై నిలిచిన వరదనీరు



కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న ఉద్యోగసంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, కాళిచరణ్, విష్ణువర్ధన్ కేశవరావు, లింగయ్య, తదితరులు

మీకో న్యాయం.. మాకో న్యాయమా?

- సీపీఎస్ రద్దుకు ముక్తకంఠంతో నిరసన
- కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల మహాధర్నా

కరీంనగర్ అర్బన్: సీపీఎస్ వద్దంటూ ఉద్యోగలోకం గర్జించింది. భారీ వర్షంలోనూ మహాధర్నా చేపట్టి నినాదాలతో హోరెత్తించింది. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా, నిరసన ర్యాలీ చేపట్టగా వందలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలతో తరలివచ్చారు. ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైతే జీవితకాలం పెన్షన్ వస్తుందని, దశాబ్దాలుగా ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులకు ఆర్థిక భద్రత కలిగిన పెన్షన్ లేకపోవడం బాధాకరమన్నారు. ఆసరా పెన్షన్ కన్నా అధ్వానంగా సీపీఎస్ విధానం ఉందని ఎద్దేవా చేశారు. పలువురు మాట్లాడుతూ.. ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఎన్జీవో ల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీజీవో నాయకులు మడిపల్లి కాళిచరణ్, విష్ణువర్ధన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరావు, కార్యదర్శి లింగయ్య, ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షులు పర్రే రాజేశం, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాజిరెడ్డి, రవీంద్ర చారి, దామెర మహేందర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, విజయేందర్ రెడ్డి, వెంకన్న, విద్యాసాగర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు చర్యలు చేపట్టండి

- వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి ఆదేశం



వీసీలో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్

కరీంనగర్ అర్బన్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర సచివా లయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని జిల్లా కలెక్టర్‌కు తగు సూచనలు చేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముందస్తుగా చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా కాపాడగలిగామని అన్నారు. చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున, అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత చర్యలను తీసుకోవాలని సూచించారు. స్థానిక పరిస్థితుల క్రమంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు.

క్లుప్తంగా

ఉరేసుకొని బలవన్మరణం

మానకొండూర్: ఖాదర్‌గూడెం గ్రామానికి చెందిన గౌడ శంకర్(54) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శంకర్ కొన్నేళ్లుగా కూలి పనులు చేస్తూ గ్రామంలోని ఇంటి వద్ద ఒంటరిగా జీవిస్తున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఒంటరి జీవితాన్ని భరించలేక, అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు.

జ్వరంతో మహిళ మృతి


శ్రీలత(ఫైల్)

ముత్తారం(మంథని): మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీలత(48) జ్వరంతో ఆదివారం మృతిచెందింది. పది రోజుల క్రితం శ్రీలతకు జ్వరం వచ్చింది. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చూపించారు. నయం కాకపోవడంతో గోదావరిఖనిలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. జ్వరంతోపాటు లివర్, పచ్చలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగానే చనిపోయిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శ్రీనివాస్, కొడుకు కార్తిక్, కుమార్తె కల్యాణి ఉన్నారు.

డెంగీతో గల్ఫ్ కార్మికుడు..


సందేశ్(ఫైల్)

మల్లాపూర్: డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ గల్ఫ్ కార్మికుడు మైలారపు సందేశ్(25) ఆదివారం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైలారపు రాములు–లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉపాధి కోసం తండ్రి రాములుతోపాటు ఇద్దరు కుమారులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. చిన్న కుమారుడు సందేశ్(25) నెల రోజుల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతు న్న సందేశ్ మొదట స్వగ్రామంలో ప్రాథమిక చికిత్స తీసుకున్నాడు. నయం కాకపోవడంతో కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలో ప్రైవే టు ఆసుపత్రికి తరలించారు. రక్త పరీక్షలు నిర్వహించి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారించి చికిత్స అందించినా.. రక్త కణాలు తగ్గి పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటి గంటకు మృతిచెందాడు. గల్ఫ్ నుంచి తండ్రి, అన్న సోమవారం స్వగ్రామానికి చేరుకున్నాకే సందేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వ్యక్తిపై అదనపు కట్నం కేసు

జమ్మికుంట: అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. నాగంపేట సరోజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంకు చెందిన మత్తు వెంకటనాగరాజుకు 2009లో వి వాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. కొ న్ని సంవత్సరాలుగా అదనపు కట్నం తీసుకురావా లని భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మద్యం పట్టివేత

జమ్మికుంట: ఓ బెల్టు షాపులో పోలీసులు సోదాలు నిర్వహించి అక్రమంగా కలిగి ఉన్న మద్యం సీజ్ చేసి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివేక్ తెలిపారు. అరెల్లి రాజమౌళి అనే వ్యక్తి అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులో పోలీసులు సోదాలు నిర్వహించారు. రూ.7,300 విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

గల్ఫ్ మోసాలు

జగిత్యాల రూరల్ మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులు 8 నెలల క్రితం యూరప్ దేశానికి వెళ్లేందుకు ఓ ట్రావెల్స్ యజమానికి రూ.5లక్షలు చెల్లించారు. సదరు యువకులను ఇప్పటివరకు ట్రావెల్స్ యజమాని యూరప్ పంపించలేదు.

ఓ ట్రావెల్స్ యజమాని రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేటకు చెందిన ఓ వ్యక్తిని గల్ఫ్ దేశానికి పంపిస్తామని రూ.80వేలు తీసుకొని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు.

బీర్‌పూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు యూరప్ వెళ్లేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి రూ.15లక్షలు చెల్లించారు. డబ్బులిచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటికీ యూరప్ పంపించకుండా మోసానికి పాల్పడుతున్నారు.. ఇలా జిల్లాలో గల్ఫ్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి.

- జిల్లాలో రోజుకో ఇంటర్వ్యూ
- యూరప్ దేశాల పేరిట భారీగా వసూళ్లు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని సంబంధిత అధికారులు
- జిల్లాలో 33 గల్ఫ్ ట్రావెల్స్‌లకు అనుమతులు


పీవోఈ అధికారికి ఫిర్యాదు చేస్తున్న పాషా(ఫైల్)



హైదరాబాద్‌లోని పీవోఈ కార్యాలయం

జగిత్యాలక్రైం: జిల్లాలో గల్ఫ్ ట్రావెల్స్‌లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. నిరుద్యోగ యువకులను ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ నమ్మిస్తూ అందినకాడికి వసూళ్లు చేసుకుంటూ కొంతమంది మోసానికి పాల్పడుతున్నారు. దీంతో బాధిత యువకులు అటు గల్ఫ్ వెళ్లక.. ఇటు అప్పులు పెరిగిపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గల్ఫ్ మోసాలు పెరుగుతుండటంతో ఇటీవల పోలీసు శాఖ ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అధికారులతో జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్‌లో గల్ఫ్ బాధితులకు అవగాహన సదస్సు కూడా నిర్వహించారు.

పెరుగుతున్న మోసాలు

జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు 33 మంది గల్ఫ్ ట్రావెల్స్ అనుమతులు పొందారు. వీరు కాకుండా సుమారు 400 నుంచి 480 మంది గల్ఫ్ ఏజెంట్లు జిల్లాలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ యువకులను గల్ఫ్ పంపిస్తామంటూ మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో బాధిత యువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నిబంధనలు గాలికి..

గల్ఫ్ దేశాలకు పంపించేవారు అక్కడి కంపెనీ వివరాలు మొదట భారత రాయబార కార్యాలయంలో సమర్పించాలి. అక్కడి నుంచి పరిశీలన అనంతరం భారత్‌లోని పీవోఈ కార్యాలయాలకు వారి వివరాలు సమర్పిస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రతి ట్రావెల్స్ యజమాని పీవోఈ (ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్) అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాగే జిల్లాలో ఎస్పీ పోలీసుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కొంతమంది గల్ఫ్ ట్రావెల్స్ నిర్వాహకులు అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

పట్టించుకోని పీవోఈ అధికారులు

గల్ఫ్ మోసాలకు గురవుతున్న బాధితులు పీవోఈ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి పట్టించుకోవడం లేదు. దీంతో రోజురోజుకు గల్ఫ్ మోసాలు పెరిగిపోతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. పలువురు ట్రావెల్స్ యజమానులు చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలె..



గల్ఫ్ మోసాలకు పాల్పడినవారిపై బాధితులు పీవోఈకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జిల్లాలో చాలామంది నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మోసాలపై ఇటీవల జగిత్యాలకు వచ్చిన పీవోఈ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

– షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సామాజిక సేవకుడు

ఆకాశ మేఘాలు


కొండలను తాకుతున్న మేఘాలు

ఒకవైపు కమ్ముకుంటున్న కారుమబ్బులు.. రెండ్రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు.. పచ్చనిచెట్ల ఆకులపై నీటిబిందువులు.. మరోవైపు.. గాలిలో తేలియాడుతున్న తెల్లని మేఘాలు.. అప్పుడప్పుడూ సమీపంలోని చెట్లు, గుట్టలను తాకుతూ ప్రయాణం.. ప్రకృతి రమణీయతకు అద్దంపడుతున్న దృశ్యాలు.. పెద్దపల్లి పట్టణ శివారులో 'సాక్షి' కెమెరాకు ఇలా చిక్కాయి.


– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

ఎగువ మా'నీటి' పరవళ్లు


పరవళ్లు తొక్కుతున్న నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎగువ ప్రాంతాలైన కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగుల ద్వారా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు(రెండు టీఎంసీలు) కాగా.. ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో నీరు చేరి మత్తడి పోస్తోంది. తహసీల్దార్ భూపతి, ఎస్సై రామ్మోహన్, ఎంపీడీవో రాజేందర్, ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు దగ్గర పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మానేరు వాగు పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

దిగువ మానేరుకు పోటెత్తిన వరద



తిమ్మాపూర్(మానకొండూర్): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాలకు వరద పోటెత్తుతోంది. తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ జలాశయానికి ఎగువ ప్రాంతాలతోపాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎల్‌ఎండీ నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లోకి మోయతుమ్మెద వాగు ద్వారా భారీగా నీరు చేరుతోంది. మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి దాదాపు 43వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. రాత్రి 9 గంటలకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. ఎల్‌ఎండీ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఈఈ నాగభూషణం, ఏఈ వంశీ కోరారు. పశువుల కాపరులు వాగులోకి రావొద్దని సూచించారు. పరివాహక ప్రాంతం వెంట గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వైభవంగా మహా లింగార్చన


మహా లింగార్చన నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న భక్తులు

వేములవాడ: రాజన్న ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి మహా లింగార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

గుండెపోటుతో మాజీ సర్పంచ్ భర్త మృతి

కరీంనగర్‌రూరల్: ఎలబోతారం మాజీ సర్పంచ్ కట్ల లక్ష్మి భర్త గౌతమ్‌రెడ్డి(60) శనివారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లిన గౌతమ్‌రెడ్డి శనివారం ఒక్కడే కరీంనగర్‌కు వచ్చాడు. ఆదివారం ఉదయం 8 గంటలకు భార్య లక్ష్మి ఫోన్ చేయగా.. సెల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటి పక్క ఉంటున్నవాళ్లకు సమాచారమందించా రు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. గౌతమ్‌రెడ్డి బెడ్‌పై నుంచి కింద పడి మృతిచెందాడు. సమాచారమందుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఇంటి కొచ్చి పరిశీలించారు. గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో గౌతమ్‌రెడ్డి మృతదేహాన్ని ఎలబోతారం తరలించారు. అయితే అమెరికాలో ఉంటున్న కూతురు ప్రవళిక వచ్చిన అనంతరమే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో ఫ్రీజర్‌లో మృతదేహాన్ని భద్రపరిచారు. మృతుడికి భార్య లక్ష్మి, కొడుకు సందీప్‌రెడ్డి ఉన్నారు. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు గౌతమ్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

కాంగ్రెస్‌కు పతనం తప్పదు

- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్


మాట్లాడుతున్న కొప్పుల ఈశ్వర్, పక్కన రవీందర్ సింగ్, అనిల్, హరిప్రసాద్, మహేశ్, తిరుపతి

కరీంనగర్: అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల్లో చేసిందేమీ లేదని, రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో శృంగభంగం తప్పదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం తారక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి జిల్లా పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు గ్రూప్ కొట్లాటలతో ప్రజలను అయోమయం చేయడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చెబుతున్న మాటలు అబద్ధమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు బీఆర్‌ఎస్ పార్టీ బాసటగా నిలిచిందన్నారు. గురుకులాల్లో 37 మంది విద్యార్థులు మృతిచెందారని, ఇదేనా సంక్షేమమంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, అనిల్, హరిప్రసాద్, మహేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణకు అహిల్యాబాయి కృషి

- మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు


మాట్లాడుతున్న విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి: హిందూ ధర్మ పరిరక్షణకు అహిల్యాబాయి హోల్కర్ ఎంతో కృషి చేశారని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని వీఆర్‌ఎం గార్డెన్‌లో ఆదివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అహిల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యాసాగర్‌రావు హాజరై మాట్లాడారు. ఇండోర్‌ను సుమారు 28 సంవత్సరాలు పాలించిన ఆమె ఎంతో సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకున్నారన్నారు. శిథిలమైన ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలను పునరుద్ధరించారని అన్నారు. మండల పరిషత్ పార్కులో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, మహిళా కన్వీనర్ కరెడ్ల రుక్మిణి, బెజ్జారపు మురళి, పోహార్ తుక్కారాం, ముత్యాల వెంకట్‌రెడ్డి, ఓగులపు శేఖర్ తదితరులున్నారు.

పరామర్శ

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బీజేపీ కౌన్సిలర్ మర్రి పోచయ్య కుటుంబాన్ని విద్యాసాగర్‌రావు పరామర్శించారు.

ఆధునిక వైద్యాన్ని అందిపుచ్చుకోవాలి

- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కాళీప్రసాద్

కరీంనగర్ టౌన్: వైద్యరంగం అత్యంత వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోందని, దానికి తగ్గట్టుగానే వైద్యులు ఆధునిక వైద్యాన్ని అందిపుచ్చుకోవాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ అన్నారు. ఆదివారం ఐఎంఏ కరీంనగర్ శాఖ అధ్వర్యంలో స్థానిక హోటల్‌లో కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కాళీప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తకొత్త వైరస్‌లు ప్రజలపై దాడి చేస్తూ వైద్యరంగానికి సవాల్గా మారుతున్నాయని అన్నారు. వైరస్లను ఎదుర్కొనేందుకు వైద్యులు అన్నివిధాలా సమాయత్తం కావాలని సూచించారు. హైదరాబాద్ జెనిసిస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ నర్మద కటకం సంతాన సాఫల్యత శాస్త్రీయ మార్పుల గురించి వివరించారు. డాక్టర్ కవిత నల్లపరెడ్డి న్యూక్లియర్ మెడిసిన్‌కి సంబంధించిన ప్రగతి గురించి వివరించారు. డాక్టర్ రవీంద్రరెడ్డి వైద్య సంబంధిత పాత, కొత్త మార్పులు, వైద్య చట్టాల సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. వెల్‌నెస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ శైలేశ్ పక్షవాతం వైద్యంలో సమయం విలువ గురించి, డాక్టర్ రవీంద్ర పాటిల్ విటమిన్–డి ప్రాధాన్యంపై వివరించారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామ్‌కిరణ్, ఐఎంఏ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, వైద్యులు మల్లికార్జున, శ్యాంసుందర్, విజయేందర్‌రెడ్డి, జగన్మోహన్‌రావు, లక్ష్మీనారాయణ, హరికిషన్, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు

హుజూరాబాద్‌రూరల్: మండలంలోని ఓ ఇంట్లో ఆదివారం వరద నీరు చేరడంతో అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంటికెళ్లి నీటిని ఫోర్ టేబుల్ పంపు ద్వారా బయటకు పంపించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రంగపూర్ గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెరుగు కొమరమ్మ ఇంట్లోకి వరద నీరు రావడంతో.. ఒంటరిగా ఉన్న మహిళ హుజూరాబాద్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారమందించింది. సిబ్బంది ఇంట్లో నుంచి నీటిని బయటకు పంపించారు.


రంగాపూర్‌లో సిబ్బంది సహాయక చర్యలు


మిడ్ మానేరు ప్రాజెక్టు

మిడ్ మానేరుకు పోటెత్తిన వరద

బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర (మిడ్ మానేరు) ప్రాజెక్టులోకి మూలవాగు, మానేరు వాగుల్లోంచి వరద పోటెత్తుతోంది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు 46,891 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మూలవాగు, మానేరువాగుల నుంచి 40,591 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎల్లంపల్లి నుంచి వరదకాల్వ మీదుగా మరో 6,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోందని అధికారులు తెలిపారు. కరీంనగర్ ఎల్‌ఎండీ ప్రాజెక్టులోకి మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద వస్తుండడంతో మిడ్‌మానేరు నుంచి నీటి విడుదల నిలిపివేశారు. కుడికాల్వ నుంచి అనంతగిరి ప్యాకేజీ–10లోకి నీటి విడుదల నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.215 టీఎంసీల మేర నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.


రాజన్న దర్శనానికి వరుసలో భక్తులు


చిన్నారి కళాకారుల నాట్యం

రాజన్నకు రుద్రహోమం.. పూర్ణాహుతి

- వైభవంగా మాస శివరాత్రి
- వర్షంలో తడుస్తూ మొక్కులు చెల్లించుకున్న భక్తులు

వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో మాస శివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారి అద్దాల మంటపంలో రుద్రహోమం ఘనంగా జరిపారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. శ్రావణ మాసం ముగియనుండటంతో ఆదివారం భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ మాట్లాడుతూ.. ఈసారి శ్రావణ మాసం సోమవారం ఆరంభం కావడంతో ఈ మాసంలో ఐదు సోమవారాలు భక్తులకు కలసి వచ్చాయన్నారు. సోమవారాలు స్వామివారికి మహా లింగార్చన నిర్వహిస్తామని, మాస శివరాత్రి సందర్భంగానూ మహా లింగార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏర్పాట్లను ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి, పర్యవేక్షకులు పరిశీలించారు.

రాజన్నకు నాట్య నివేదన

రాజన్నకు లంబోదర కల్చరల్ అకాడమీ కళాకారులు నాట్య నివేదన చేశారు. ఆలయ ఓపెన్ స్లాబ్‌లో శివపాద మంజీరనాదం నృత్య కార్యక్రమాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో కొప్పుల వినోద్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు, కళాభిమానులు, లంబోదర కల్చరల్ అకాడమీ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.


కోడె మొక్కు చెల్లించుకుంటున్న భక్తులు